Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 41

(Feb. 13, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 41

(Feb. 13, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 13–2–47 గురువారం [సంచిక 41

పోస్టల్ సమ్మెలో పాల్గొన్న కార్మికులను పనినుండి తొలగించరు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12

కేంద్ర శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఇలా అన్నారు:

"సమ్మెలో పాల్గొన్న పోస్టల్ పనివారిని ఎవ్వరినీ పని నుండి తొలగించకూడదని ప్రభుత్వం అచ్చితమైన ఉత్తరువులు చేసింది."

బీహారు దురంతాల విచారణ

పాట్నా, ఫిబ్రవరి 12

ఇటీవల బీహారులో జరిగిన ఘటనలపై నిష్పాక్షిక విచారణ సంఘాన్ని నియమించేందుకు ప్రభుత్వం నిశ్చయించినట్టు రూఢిగా తెలుస్తున్నది. గాంధీజీ ఈ విషయమై సలహా ఇచ్చారు.

కమ్యూనిస్టులపై ఆరోపణ ప్రధాని పునశ్చరణ

మద్రాస్ అసెంబ్లీలో కమ్యూనిస్టు తీర్మానంపై చర్చ

మద్రాసు ఫిబ్రవరి 11

మదరాసు ఆర్డినెన్సును ఉపసంహరించు కొని, ఖైదీలందరిని వెంటనే విడుదల చేయాలని కమ్యూనిస్టుసభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు తెచ్చినతీర్మానంపై మదరాసు అసెంబ్లీలోచర్చ నిన్న ముగిసింది. చర్చకు సమాధానమిస్తూ ప్రధాని ప్రకాశం గారు ఇలాచెప్పారు:

"చర్చలో అన్నివర్గాలవారుపాల్గొన్నారు. గనక నేనెక్కువసేపు మాట్లాడను. ఆర్డినెన్సుకు అవసరమైన పరిస్థితులనుగూర్చి మీకు ముందే వివరంగాచెప్పాను. విషయమంతా సభ్యులముందుంచడానికి ప్రభుత్వం సెమకాడడంలేదు. కాని, ముస్లింలీగ్ సభ్యులెందుకు ఈ తీర్మాన్ని బలపరుస్తున్నారో తెలీదు." రాష్ట్రంలో మతకలహాలు లేనందుకు ఆనందాన్ని వెలిబుచ్చి ఇలా అన్నారు:

"కారల్‌మార్కు కమ్యూనిజానికి ఇండియాలో కమ్యూనిజానికి సంబంధంలేదు. ఇక్కడి కమ్యూనిస్టుపార్టీకి నియమాలు,విధానమలేవు. ప్రపంచంలో దేనినీ వీరు గుర్తించరు. బొంబాయిలోవున్న ప్రధాన కార్యదర్శి కార్యక్రమాన్నిస్తూ, కొన్నాళ్ళు సరిగానే నడిపారు. కాని తర్వాత ఆయనధోరణి మార్చుకొని హింసకు పూనుకోవాలను కున్నారు. అప్పటినుండీ దౌర్జన్యం సాగుతున్నది.

పోలీసులున్యాయశాస్త్రప్రవీణులట

"పరిస్థితులను బాగుపరచాలని మేము తొలినుంచీ ప్రయత్నించాము. 144 సెక్షన్ను అమలుపరచాము. ఇలాంటి విషయాల్లో పోలీసులు అతిప్రవీణులు. ఏ పద్ధతిని వారికి సూచించినా అది సామాన్య చట్టాలతో సాధ్యమా కాదా వారు సలహా యిస్తారు. వీలైనన్నిమార్గాల్లో ఉన్న చట్టాలను వారు ఉపయోగించారు. సమయం వచ్చినప్పుడు మేము చేసినదంతా వివరిస్తాము.

"ఎక్కువ భాగం ఇబ్బందులు కొన్ని పత్రికలు రెచ్చగొట్టేవ్రాతలవలనఏర్పడ్డాయి. ఆ వ్రాతలను ఈ రాష్ట్రంలోతప్ప ఇంకెక్కడా సహించి ఉండరనుకుంటాను. పదమట ఒక మళయాళం పత్రిక, మదరాసులోని ఒక తమిళపత్రిక, బెజవాడలోని ఒక తెలుగు పత్రిక చాల గందరగోళం చేసాయి. మేము ముందే ఆర్డినెన్సును తేవలసింది. కాని అనవసరంగా తీవ్ర అధికారాలు ప్రభుత్వం చేత ముంచుకొన్నదని అంటారని ఊరకున్నాము. మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాకనే ఇందుకు పూనుకున్నాము.

"కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌వాదులు జైళ్ళనుండి వస్తూనే తీవ్ర ప్రచారం ఆరంభించారు. వారిని అపడం ప్రభుత్వానికి కష్టతరమయింది. కాంగ్రెస్ అహింసా వద్ధబద్ధం గనక కమ్యూనిస్టులు కాంగ్రెస్ వేదికను ఉపయోగించుకున్నారు. అయినా కాంగ్రెస్‌ను కదపలేక ప్రభుత్వాన్ని ధిక్కరించమని ప్రజలను బోధించ నాగారు.

యూరపియన్ సభ్యుని మాట నిజమట

"ఈ యేడు పంటలను స్వాధీనం చేసుకోవటం మీదనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి పత్యులకు ఆజ్ఞలిచ్చా . కరపత్రాలు నిరివిగా వీరు పంచిపెట్టారు. యూరపియన్ సభ్యుడు పరిస్థితిని చక్కగా వర్ణించాడు. ఆయనహృదయం సక్రమమార్గంలో ఉన్నది. లీగుపార్టీ నాయకునికి కూడ మేము చేసినది మంచి పని అని తెలును.

"కమ్యూనిస్టులు, మానవుల ప్రాథమిక హక్కులన్నిటిని మేము కాలరాచి వేస్తున్నామంటున్నారు. మేము తీసుకున్న చర్యలు సమర్థనీయములని తంజావూరు మొదలైన జిల్లాల ప్రతినిధులు చెప్పారు."

తర్వాత లీగ్‌నాయకుడు ప్రస్తావించిన వానియంబాడి సంఘటనను వివరించి అక్కడ పరిస్థితి విషమించిందని, అక్కడ శాంతి నెలకొనేందుకు తాను సర్వవిధాల ప్రయత్నించాలని ప్రధాని చెప్పి ఇలా అన్నాడు.

"కమ్యూనిస్టు చర్యలు ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నవి స్వంత భూములను ఆక్రమించుకొనిపోలీసులనుతమవిధిని నిర్వర్తించనీకుండా చేస్తున్నారు. పరిశ్రమలలో తగాదాలు తెస్తున్నారు. రైతులను సామాన్య ప్రజలను తప్పుదారి పెట్టడం చాల సులభం. పూర్వంకన్నా ఈ పదినెలల్లో ప్రజలసంగతి చాల తెలుసుకొన్నాను. నేను పొరబాట్లు చేసి ఉండొచ్చు. కాని చాల ఆలోచించే చేశాను.

బిల్లు త్వరలో తెస్తాము

"బిల్లొకటి తయారవుతున్నది. ఈ సభలోను, పార్టీ సమావేశంలోను వచ్చిన సలహాలను జాగ్రత్తగా ఆలోచించి బిల్లు తయారు చేస్తాము. ఆ బిల్లు అందరికీ తృప్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అవసరమైన దానికంటే ఒకరోజు కూడ దానిని ఉపయోగించము అరెస్టులు, డిటెన్లను చూసి ప్రభుత్వంపై వైముఖ్యం పూనకండి. రాష్ట్రంలో ఆహారపదార్థాల దోపిడీలు, కాల్పులు సాగుతున్నవి. కమ్యూనిస్టుల సవాలు సంగీకరించి నేటి పరిస్థితులు సాగకుండా ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఈ తీర్మానాన్ని త్రోసివేయమని నేను కోరుతున్నాను."

ప్రధాని ఆరోపణలకు కామ్రేడ్ వెంకటేశ్వర్లు జవాబు

తర్వాత కామ్రేడ్ వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ ఇలా అన్నారు.

"కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలన్నీ యదార్థమైనవికావు తొలినుంచీ కమ్యూనిస్టుల కార్యకలాపాలకు అపార్థాలు కలిపించడం మామూలయి పోయింది. నేడున్న అశాంతి ఆందోళనలకు మూలకారణం ఆర్థిక వ్యవసాయిక ఇబ్బందులే. ఉదాహరణకు తంజావూరులో మిరాశీదార్లు మధ్యవర్తి తీర్పును అమలు జరపడానికి నిరాకరించడంవల్లనే తగాదా ఏర్పడింది."

తర్వాత వెంకటేశ్వర్లుగారు ప్రధాని ప్రస్తావించిన ఘటనలను విపులంగా పరిశీలించి ప్రధాని ప్రకటనలో అబద్ధా లున్నాయన్నారు అబద్ధమనే మాటను ఉపసంహరించుకొమ్మని స్పీకర్ చెప్పగా ప్రధానిపై వ్యక్తిగతమైన ఆరోపణ కాదని ప్రకటనలోని సంగతులను గూర్చి చెప్పానని వెంకటేశ్వర్లుగారని ఆ మాటను ఉపసంహరించుకున్నారు.

జాతీయోద్యమానికే దెబ్బ

"ఈ ఆర్డినెన్సు జాతీయోద్యమానికే పెద్ద దెబ్బ. కమ్యూనిస్టుపార్టీ బలం పెరిగిపోతుండడం చూచి ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును తెచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో పరిశ్రమ కేంద్రాలలో వస్తున్న సమ్మెలకు, లాకౌట్లకు కమ్యూనిస్టులపై బాధ్యత ఆరోపిస్తున్నది."

ఇంకా వెంకటేశ్వర్లుగారి ఉపన్యాసం ముగియలేదు. మరుసటి రోజుకు చర్చ వాయిదా పడింది.

నేటిచర్చతర్వాత వెంకటేశ్వర్లుగారితీర్మానము ఓడిపోయింది. (వెంకటేశ్వర్లుగారి ఉపన్యాసం పూర్తిగా రేపు ప్రకటిస్తాము)

పంజాబు లీగర్ల పౌరహక్కుల పోరాటం

షెడ్యూల్డు జాతులు కూడా పాల్గొంటున్నారు

లాహోరు, ఫిబ్రవరి 11

పౌరహక్కులకొరకై పంజాబులో ప్రారంభమైన పోరాటం నూతన రూపం ధరిస్తూంది. నేడు షెడ్యూల్డు జాతులకు చెందిన 5 గురు శిక్కులు (అంబేద్కరు అనుయాయులు) ముస్లింలతోకలిసి పంజాబు ప్రజారక్షణ ఆర్డినెన్సును ధిక్కరిస్తూ ఊరేగింపు జరిపారు. ఈ ఊరేగింపులో ని 51 మంది అరెస్టు చేయబడ్డారు.

లాఠీచార్జీలో ఒకరి మరణం

నిన్నటి జీలంలో లీగర్ల ఊరేగింపుపై పోలీసులు జరిపిన లాఠీచార్జీ ఫలితంగా మహమ్మద్ షరీఫ్ అనే లీగు అనుయాయి ప్రాణాలు కోల్పోయాడు.

"సామ్రాజ్య తత్వాన్ని సర్వత్రా నిర్మూలించాలి"

ఇంగ్లీషు కార్మికుల నినాదం

లండన్, ఫిబ్రవరి 11

ఇంగ్లాండులోని భారతీయ, ఆఫ్రికన్ సంస్థలన్నీ కలిసి "సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించాలి" అన్న నినాదంతో పెద్ద ఉద్యమాన్ని నడప నిర్ణయించుకున్నారు. ఈఉద్యమానికి లాంకషైర్, యార్కుషైర్, డర్హామ్, మొదలైన పరిశ్రమ కేంద్రాలలోని బలసంపన్నములైన కార్మిక సంస్థలన్నీ తోడ్పడు తున్నవి.

ఈ క్రింది అంశాలపై వీరు ఉద్యమం సాగిస్తారు. (1) భారతదేశానికి అధికారం మప్పగించాలి. (2) దక్షిణాఫ్రికాలో భారతీయులను సమానంగా చూడాలి. (3) ట్రినిడాడ్, ఇండోచైనా, మొదలైనచోట్ల బయలుదేరిన ఆందోళనలను బలపరచాలి.

లాంకాష్టరు ఇండియా లీగు కార్యదర్శి రస్సెల్ టాల్‌బోట్ ఇలాఅన్నారు: "వారానికి యాభై తీర్మానాల చొప్పున ఒక్క ఉత్తరఇంగ్లాండులోని కార్మికసంఘాలనుండే ఇండియా ఆఫీసుపై గుప్పింపబడుతున్నవి. భారతదేశంలోని ప్రతిష్ఠంభన పరిష్కారమై తీరాలని కార్మికులు చాల ఆందోళనతో కోరుతున్నారు.

దక్షిణాఫ్రికా వాసులకు తోడ్పాటు

"ఇక వచ్చేవారంలో విశాల ఆఫ్రికా సమాఖ్య, నూతనఅంతర్జాతీయసమితి ఆందోళనలను బలపరుస్తూ అనేక కార్మికసంస్థలు తీర్మానాలుచేసి లండన్‌లోని దక్షిణాఫ్రికా హైకమీషనరుకు పంపుతారు.

"దక్షిణాఫ్రికా ప్రభుత్వచర్యలపై తమకు పెత్తనమేమీ లేదని బ్రిటిష్ ప్రభుత్వం మాకు చెబుతున్నది. కాని ఏమైనప్పటికీ, దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని ఈ విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం నైతికంగా బలపరుస్తున్నది. దానికి మేము ప్రధానికి అసమ్మతి తెలియ బరుస్తున్నాము."

సామ్రాజ్యవాదం నిర్మూలించాలన్న ఉద్యమం వివరాలన్నీ రేపు జాతీయసంస్థల, కార్మికసంస్థల నాయకుల సమావేశంలో నిర్ణయిస్తారు.

భారతదేశంలో బ్రిటిష్‌ప్రభుత్వ వైఖరిని, దక్షిణాఫ్రికా భారతీయులయెడల అవలంబిస్తున్న వైఖరిని, ఇండో–చైనాలో ఫ్రెంచివారి వైఖరిని ఖండిస్తూ ప్రభుత్వానికి వేలకువేల తీర్మానాలు, దరఖాస్తులు పంపబడతాయి.

ఉత్తర ఇంగ్లాండులోని జాతీయ సంస్థల మహాసభ లివర్‌పూలులో మార్చి 22వ తేదీన జరుగుతుంది. తర్వాత పెద్ద బహిరంగసభ కూడా ఏర్పాటు చేస్తారు.

కాంగ్రెసు పాలనలో డిటెన్యూల దుస్థితి

అడ్వైజర్ల రాజ్యంలోకన్నా అధ్వాన్నం

(మా విలేఖరి)

మద్రాసు, ఫిబ్రవరి 10

నేరారోపణ,విచారణలో నిమిత్తంలేకుండా తీసుకుపోయి రాయవేలూరు జైలులో డిటైన్ చేసినవారికి ఇస్తూన్న సౌకర్యాలను గురించి కాంగ్రెసు న్యాయశాఖామంత్రి కె. భాష్యం కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీ మీటింగులోనూ, మద్రాసు అసెంబ్లీలోనూకూడా ఒక ప్రకటన చేశారు. రాయవేలూరు జైలులో కాంగ్రెస్ పరిపాలనలో డెటిన్యూలకు ఇవ్వబడుతూన్న సౌకర్యాలు (?) చూస్తే న్యాయశాఖా మంత్రి ప్రకటనలోని ఔదార్యం తెలిసిపోతుంది.

ఆహారం

అడ్వయిజర్ల కాలంలో 'ఏ' తరగతి డిటెన్యూలకు ఆహారానికై రోజుకు రు. 1-14-0 లు ఇచ్చేవారు. తర్వాత తరగతులు రద్దుచేయబడి అందరికీకూడా అదే భత్యం ఇవ్వబడింది. కాని, ఇప్పుడు డిటెన్యూలకు రోజుకు ఇస్తూంది 12 అ. 6 పైసలు మాత్రమే. బయట ఏ పట్టణంలోనూ పూటకు 0-12-0 కు తక్కువకు భోజనం దొరకడంలేదు. అంటే కాంగ్రెసు ప్రభుత్వం రాజకీయ ఖైదీలకు ఒక్కపూట మాత్రమే తిండి పెడుతూన్నదన్నమాట.

బట్ట

అడ్వయిజర్ల కాలంలో డిటెన్యూలకు దుస్తులకై ఏడాదికి 60 రు. లు భత్యం ఇస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసుపరిపాలనలో బి. క్లాసు ఖైదీలకిచ్చే గుడ్డలు మాత్రమే యిస్తున్నారు.

లాకప్

అడ్వయిజర్ల కాలంలో డిటెన్యూలకు లాకప్ లేదు. నేడు రాత్రి 8 గంటలు మొదలుకొని ఉదయం 6 గంటలవరకు శిక్షితులందరిలాగే కొట్లలో లాకప్ చేస్తున్నారు.

జాబులు

అడ్వయిజర్ల కాలంలో డిటెన్యూలకు నెలకు 16 జాబులు 4 ఇంటర్వ్యూలు ఇవ్వబడినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంచేత డిటైన్ చేయబడినవారినుండి ఇంతవరకు 15 రోజులు గతించినా జాబులు రావడంలేదు, డిటెన్యూల భార్యలకు, లీగల్ ఎడ్వయిజర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు.

వ్యాయామం

అడ్వయిజర్లకాలంలో డిటెన్యూలకు జైలు గోడలవెలుపల షికారు పోయిరావడానికి అనుమతించారు. నేడు జైలు గోడలలోపల కూడా అనుమతింపబడడంలేదు. వారువున్న ప్రదేశంలోనే అటూఇటూ తిరుగనిస్తున్నారు.

ఇవన్నీచూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డిటెన్యూలయెడ ఎంతరాజకీయ కక్షతో వ్యవహరిస్తూందో తెలుస్తుంది. విచారణ, శిక్షలేకుండా తీవ్రనిర్బంధాలకు గురిఅవుతూన్న ఘన ప్రజానాయకులకు ఉచిత సౌకర్యాలు చూపవలసిందని అన్నిపార్టీల వారు కలగచేసుకొని మంత్రివర్గంమీద ఒత్తిడి తీసుకురావాలి. తమరు పడుతూన్న ఇబ్బందులకు నిరసన తెలుపుతూ వేలూరు డిటెన్యూలు ఫిబ్రవరి 8 తేదీన ఒకరోజు నిరశనవ్రతంచేశారు.

తిరుచునాపల్లి జైల్లో కమ్యూనిస్టు ఖైదీల దురవస్థ

అనంత నారాయణన్‌గారి ఖండన

మద్రాసు, ఫిబ్రవరి 10

కె. వి. అనంతనారాయణన్ గారిలా వ్రాస్తున్నారు:

(మిగతా 4 వ పేజీలో)

విప్లవం వస్తోంది

ఆతర్వాతనే స్వతంత్రం

డాక్టర్ ఖాన్‌సాహెబ్ ప్రకటన

పెషావర్, ఫిబ్రవరి 11

మర్దాన్‌లో జరిగిన కాంగ్రెసు సభలో పరిహద్దురాష్ట్ర ప్రధాని డాక్టర్ ఖాన్‌సాహెబ్ ఇలా ఉపన్యసించారు.

"భారతదేశంలో విప్లవం వస్తున్నది. ఆ విప్లవంతర్వాతనే స్వతంత్రం రాగలదు. అందులో మనమెన్నో త్యాగాలు చేయవలసి వున్నది. ఐక్యత, పరస్పర సహనభావం, ఓర్పు లేనిదే భారతీయులు స్వతంత్రాన్ని సాధింగల్గరు.

"మన ఆదర్శం సంపూర్ణస్వతంత్రం కొందరు స్వార్థపరులు చీలించి పాలించాలనే సూత్రాన్ని అనుసరించి మన లక్ష్యాన్ని తప్పుమార్గాల పెడుతున్నారు వారిమాటలు మనం లెక్కపెట్టరాదు.

"మీరు ముస్లింలీగుకు కాక కాంగ్రెస్‌కే ఓటివ్వాలి. లీగు చర్చిల్ సాయంతో స్వతంత్రానికి అడ్డువస్తున్నది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 ఫిబ్రవరి 13 : గురువారం

చీల్చి పాలించే సామ్రాజ్యవాదుల వలలో పడవద్దు!

సోదర దేశభక్తులను బంధించడం, స్వాతంత్ర్యోద్యమానికి ప్రమాదం!

ప్రధాని ప్రకాశంగారికి కాంగ్రెసు నాయకుల హెచ్చరిక

వ్యవసాయ ఆదాయపు పన్ను కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం

1944 లో అర్వైజర్ల ప్రభుత్వం 5 వేల రూపాయలకు మించిన వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధించాలని ఒక బిల్లును ప్రకటించింది. జమీందారులు, భూస్వాములు అందుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రైతుసంఘాలు పన్నును ఆహ్వానించాయి. 500 రూపాయలకు లోపు ఆదాయం వచ్చే చిన్న రైతులంపై భూమిపన్ను రద్దు చేయాలని కోరాయి.

అడ్వైజర్ల ప్రభుత్వం భూస్వాములు, జమీందార్ల ఒత్తిడికి లొంగిపోయింది. వ్యవసాయ ఆదాయంపై పన్నువేసే తన బిల్లును ఉపసంహరించుకొంది.

కాంగ్రెసు మంత్రివర్గం అధికారంలోకి వచ్చాక అదే బిల్లును శాసనం చేస్తామని ప్రకటించింది. ఈసారి అసెంబ్లీసమావేశంలో ఆబిల్లు చర్చకువస్తుందనికూడ తెలుపబడింది.

కాని 8 వ తేదీన జరిగిన కాంగ్రెసు శాసనసభాపార్టీ సమావేశంలో యీ విషయం చర్చ జరిగి, ఈ బిల్లును ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా వాయిదా వేయడానికి నిర్ణయింపబడింది. బిల్లును వ్యతిరేకించుతూ కొట్లాడిన ప్రముఖులు ఏంతవాదనలు చేశారు.

డాక్టర్ రాజన్, నాచియప్పగౌండర్ గార్లు ఇలా వాదించారట. దీనిని శాసనం చేయడం వల్ల రాష్ట్రంలో ఆహార వంటల ఉత్పత్తి దెబ్బ తింటుందట. ఈమధ్య వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగినందువ వ్యవసాయదారులు ...

జమ్మలమడుగు తాలూకా కాంగ్రెసు సభ్యుల ఖండన

జమ్మలమడుగు, ఫిబ్రవరి 7

ఒంగోలు తాలూకా కిసాన్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు

విద్యార్థి కాంగ్రెసు అధ్యక్షుడు

శ్రీకాకుళం గ్రామ కాంగ్రెసు అధ్యక్షుడు

శ్రీకాకుళం గ్రామ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వి. వి. కృష్ణమూర్తిగారు యిలా ప్రకటిస్తున్నారు.

మద్రాసు ప్రభుత్వపు ఆర్డినెన్సు ప్రజల ప్రాథమిక హక్కులను భంగపరచుచున్నది. గాన ప్రభుత్వంవారు ఆర్డినెన్సును ఉపసంహరించుకొనుటకు ...

నెన్సు"ను అమలుజరపడము అన్ని విధముల అసమంజసము. తమ వినాశనమునకే కాంగ్రెసు మంత్రివర్గమునకు యిట్టి విపరీతబుద్ధి పుట్టినదని నా నమ్మకము. "ప్రజారక్షణ" అను పేరుతో సామాన్య పౌరసత్వపు హక్కులు లేకుండా చేస్తుంటే 'అది ప్రజా రక్షణ'...

తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు

జిల్లా ఆహారసంఘ సభ్యుని నిరసన

ఆంధ్ర మెడ్యూల్లు ఫెడరేషన్ అధ్యక్షుడు

హిందీ ప్రేమిమండలి అధ్యక్షుడు

మాజీ సైనికాధికారి ఖండన

సివిల్ లిబర్టీస్ (నెల్లూరు) సంపాదకీయం

ఏలూరు రచయితల సభపై నిషేధం

సంఘ కార్యదర్శి ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 9

ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి శ్రీ చదలవాడ పిచ్చయ్యగారు యిలా ప్రకటన చేస్తున్నారు:

ఏలూరు అభ్యుదయ రచయితల మహాసభను స్థానిక పోలీసుఅధికార్లు 144 వ సెక్షను క్రింద నిషేధించారని. తర్వాతసభను జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతి కోరగా ఆయన అనుమతినివ్వ నిరాకరించారని తెలుస్తున్నది.

ఈ విధంగా వైజ్ఞానిక సభలకు ఎన్నడూ వర్తించని 144 వ సెక్షనును దుర్వినియోగపరచి, జాతీయ కళా వికాసాన్ని అరికడుతున్న అధికారులపై ప్రజా మంత్రివర్గం వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను.

కొత్త రైస్‌మిల్లుల నిషేధం

మద్రాసు, ఫిబ్రవరి 11

కొత్తగా రైసుమిల్లులు స్థాపించడానికి ఇకమీదట ఎవరికీ లైసెన్సులు యివ్వరాదని మద్రాసు ప్రభుత్వం ఆర్డర్లు జారీచేసింది.

కొత్తమిల్లులు స్థాపించబడితే వడ్లదంపుడు ప్రోత్సాహ ముండదని, వడ్లదంపును ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానంకాబట్టి కొత్తమిల్లులకు లైసెన్సులివ్వరాదని ఆర్డరులోవుంది.

మోటారు కార్మికుల సమ్మె బాలెటు

'నవయుగ' విద్యార్థి, యువజన పత్రిక

ప్రజా సేవకులకు జైళ్లు! ప్రజా పీడకులకు స్వేచ్ఛ! ఇదేనా మంత్రివర్గ విధానం?

సత్తెనపల్లి, ఫిబ్రవరి 10

సత్తెనపల్లి కాంగ్రెస్ పోషరిస్టు కౌన్సిల్ లేబరు ఆర్గనైజర్, గుండవరపు సోమేశ్వరరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు.

సత్తెనపల్లి తాలూకాలో యీ క్రింద సుదహరించిన బ్లాక్ మార్కెటు కేసులు యింతవరకు విచారణ జరుప బడలేదు. ప్రజా...

కాయకష్టంచేసే కార్మికులకు అదనపు రేషన్ 4 ఔన్సులు యివ్వవలసిందిగా ప్రభుత్వము ప్రకటించింది. పట్టణంలోని కార్మిక సంఘాల ఆందోళనఫలితంగా, ముఠాకార్మికులు, ఫ్యాక్టరీలలో పనిచేయు మోతకార్మికులు, చాపీకార్మికులు మొదలైనవారు అదనపు రేషన్‌కార్డులను పొందారు.

20 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

నాలుకోటదారు అక్రమాలు పోలీసుల మద్దతు

అదనపు రేషన్ యివ్వడం లేదు

గుంటూరుదిపోదార్ల మోసం

తమిళనాడులో ఉపాధ్యాయుల ఆందోళన

తిరుచునాపల్లి

తిరుచునాపల్లి, ఫిబ్రవరి 8

తిరుచునాపల్లిజిల్లా ఉపాధ్యాయుల గిల్డు నేషనల్‌కాలేజీ ప్రిన్సిపాలు ఎ. రామయ్యర్ గారి అధ్యక్షతను సమావేశమై యీ దిగువ తీర్మానం చేసింది.

ప్రభుత్వం నిర్ణయించిన ఉపాధ్యాయుల వేతనస్కేళ్ళు చాల అక్రమము. ...

పెరియాకుళం

హోసూరు

రైజుడు స్కేళ్లపై ఉపాధ్యాయుల అసంతృప్తి

అధికవేతనాలకొరకు రాష్ట్రమంతటా ఆందోళన

పాలకొల్లు, ఫిబ్రవరి 8

ది 8–2–47 తేదీని పాలకొల్లులో జరిగిన సెంటరు క్లాసులో యీదిగువ తీర్మానములు చేయబడినవి.

జీతము కనీసము రు 45/- లు నుండి రు 65/- లు వరకైన మంజూరుచేయవలెనని, శ్రీ గవర్నమెంటువారిని కోరుతూ తీర్మానించడమైనది.

విశాఖపట్టణం

శ్రీకాకుళం

గన్నవరం

నెల్లూరు

తిరుపతి

చిత్తూరు

హిందుపూర

కృష్ణగిరి

పొగాకు కనీసధరల నిర్ణయానికి ప్రభుత్వంవద్దకు రైతుల రాయబారం

పొగాకు రైతులకు బొగ్గు ఇబ్బంది

నాభా సంస్థానంలో ప్రజా ఉద్యమం, అరెస్టులు

నిరంకుశ చట్టాలను ధిక్కరిస్తున్నారు

పాటియాలా, ఫిబ్రవరి 11

నాభాసంస్థానంలో ప్రజారక్షణ చట్టమనే పేర ప్రజాస్వాతంత్ర్య నిర్మూలనం జరుగుతున్నది. అందుపై ప్రజల్లో విపరీతమైన ఆందోళన బయలుదేరింది. బ్రహ్మాండమైన ఉద్యమం పేడక్కడ సాగుతున్నది.

బహిరంగసభలు, ఊరేగింపుల ప్రభుత్వ నిషేధం ధిక్కరించి నడుపుతున్నారు. ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం చూచినా ఇంతవరకు 228 మంది అరెస్టయ్యారు. చాలమంది విచారణలేకుండా నిర్బంధంలో ఉంచబడ్డారు.

నాభాకు ప్రక్కనున్న ఫరీద్‌కోట, మాలేర్‌కోట్ల సంస్థానాల ప్రజలు కూడ వ్యతంత్ర కాముకులవచ్చి ఆ సంస్థాన ప్రభుత్వ రాక్షస చర్యలకు గురి అవుతున్నారు. ఒక్కొక్కరికి మూడేళ్ళవరకు కఠిన శిక్షలు పడుతున్నవి.

ఇక్కడి అల్ప సంఖ్యాకులు నాకు పంపిన ఫిర్యాదులలో ఇప్పటికీ రౌడీల గుంపులుగా తమ్మ భయపెడుతూ తిరుగుతున్నారని తెలియ జేశారు. ఈ సంగతులను అధికారులకు తెలియ జేశారు."

నేటి రాయబారాలలో లీగుకు సంబంధంలేదు

భోపాల్ సంస్థాన-లీగు తీర్మానం

భోపాల్, ఫిబ్రవరి 11

భోపాలు సంస్థాన ముస్లింలీగు నిన్న రాత్రి జరిగిన సమావేశంలో ఇలా తీర్మానించింది.

"ముస్లిముల ఏకైక ప్రతినిధి సంస్థ ముస్లిం లీగు. అదిహాజరౌవడంలేదుగనక రాజ్యాంగ సభ నియమించిన సంస్థాన రాయబార కమిటీ కేవలం "హిందూ సంస్థ." కాబట్టి దానిపై సంస్థానాలలోని ముస్లిములకు విశ్వాసంలేదు. వారుచేసుకొనే ఒడంబడికలను మేము అంగీకరించము.

"ఈ విషయాలను నరేంద్రమండలి అధ్యక్షుడు భోపాలునవాబు మనసులో ఉంచుకుంటాడని విశ్వసిస్తున్నాము"

గ్రూపింగు బలవంతంగా ఎవరూ రుద్దలేరు

గాంధీజీ ప్రసంగం

విజయనగర్, (నౌఖలీ) ఫిబ్రవరి 11

గాంధీజీ ప్రార్థన సమయంలో కొన్ని ప్రశ్నలకు సమాధాన మిచ్చారు.

ప్రశ్న: "నేడు దేశంలోని తగాదాలను కాంగ్రెసు - లీగు, ముస్లిం-హిందూ విభేదాలకు బ్రిటిష్ మంత్రివర్గ రాయబారుల రెండు వాక్యాల పద్ధతే కారణం కదా?"

గాంధీజీ: నేను బ్రిటిష్ రాయబారులు కపటంగా ప్రవర్తించారని దూషించలేను. వారేదో ఒక పరిష్కారమార్గం న్యాయమని తలంచే చెప్పారు. అందులో బలవంతమేమీ లేదు. బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించిన వారు దానిని అనుసరించకతప్పదు. అస్సాం, బెలూచిస్తానులు తాము గ్రూపులలో చేరము అని పరిస్థితి వస్తే ఎవ్వరూ బలవంతం చేయడానికి బ్రిటిష్ ప్రణాళికలో అవకాశం కల్పించలేదు."

తాను హిందూముస్లిం సామరస్యం ఏర్పడిందని తెలియగానే నౌఖలీ విడిచి పోతానని గాంధీజీ చెప్పారు.

ఇంకా రౌడీలు భయ పెడుతున్నారు

బీహార్‌లో గఫార్ ఖాన్

పాట్నా, ఫిబ్రవరి. 11,

బీహారులోని సాసరామ్ జిల్లాలో మత కలహాలు జరిగిన ప్రాంతాలను ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పరిశీలించారు. ఆయన ఇలా అన్నారు.

"ఇలాంటి పోరాటాలు మత విరుద్ధమైనవి ఇప్పటికీ ఎందరో బాధితులు దగ్ధమైనగృహాల్లో నివసిస్తున్నారు. వారికి తిండి అవసరం.

కాంగ్రెస్‌సోషలిస్టులపై బీహారు ప్రభుత్వ దాడి

జయప్రకాశ్ నిరసన

గయ, ఫిబ్రవరి, 11

కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ నాయకుడు జయప్రకాశ్ కాంగ్రెస్ సోషలిస్టు నాయకుల బీహార్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రకటన చేశారు.

"ఝరియాగనుల ప్రదేశంలో పనిచేస్తున్న బీహార్ కాంగ్రెసుసోషలిస్టుపార్టీ సేవకులందరనీ బీహారు ప్రభుత్వం అరెస్టు చేయడం ఆశ్చర్యం కలిగిస్తూంది. ఈచర్యకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లుగా కనబడుతూంది."

ఝరియా (బీహార్) బొగ్గుగనుల యజమానుల గూండాల నుంచి కార్మికులు ఆత్మరక్షణ చేసుకోవడంలో రెండు రోజుల క్రితం ఇరుపక్షాలవారూ చాలమంది గాయపడ్డారు. ఆ సందర్భంలో బీహారు ప్రభుత్వం కార్మిక నాయకులను 12మంది వరకు అరస్టుచేసింది. వారందరూ కాంగ్రెసు సోషలిస్టు పార్టీకి చెందినవారే.

అసెంబ్లీ సభ్యులకు పోలీసు ఆటంకం

విచారణకు స్పీకరు వాగ్దానం

బొంబాయి, ఫిబ్రవరి 11

నేడు బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ హాలులో ప్రవేశిస్తున్న కామ్రేడ్ ఎస్. ఏ. డాంగేను పోలీసులు అటకాయించారు. ఆ విషయాన్ని కామ్రేడ్ డాంగే అసెంబ్లీ స్పీకరు ముందుపెట్టి అసెంబ్లీ సభ్యులకు రక్షణ ఇవ్వాలన్నారు. పోలీసులను వుంచినది తాముకాదని, అసెంబ్లీ ఆవరణలో పోలీసుల ఆటంకం లేకుండా తాము చర్య తీసుకుంటామనీ, ప్రస్తుత ఘటనగురించి విచారణ జరుపుతామని వాగ్దానం చేశారు.

తిరుచునాపల్లి జైల్లో

(మొదటి పేజీ తరువాయి)

"కుట్రకేసు క్రింద అరెస్టు చేయబడిన కమ్యూనిస్టునాయకులను ఇంటర్వ్యూ చేయడానికి మొన్న ఆదివారం తిరుచునాపల్లి జైలుకు వెళ్ళాను. ఖైదీలను ఇంటర్వ్యూలు చేసేపరిస్థితులు ఘోరంగావున్నాయి. దట్టంగా అల్లబడిన రెండు ఇనుపచువ్వల వెనుక ఖైదీలను కూర్చోబెడతారు. ఒకదానికీ మరొకదానికీ రెండు గజాలదూరముంటుంది. ఇంటర్వ్యూ చేసే వారొకదానివెనుక ఖైదీలు రెండోదాని వెనుక కూర్చుంటారు. ఒకరినొకరు చూచుకోవడమే అసంభవమవుతుంది. ఇంకేగాక మాట్లాడాలంటే బిగ్గరగా అరవాలి. ఇలా ఒక డజనుమంది ఇంటర్వ్యూకి వచ్చినవారు అరుస్తూ సంభాషణలు సాగిస్తే ఆ మాటాడేది ఎలా వినవస్తుందో ఊహించుకోవచ్చు

"స్పెషల్ క్లాసు ఇవ్వాలని చెప్పదగిన 'రాజకీయ' ఖైదీలు అనుభవిస్తున్న బాధలివి. సామ్రాజ్యవాదుల పరిపాలనా చిహ్నంగా వున్న ఈ అఘాయిత్యాలను ప్రజా మంత్రివర్గ పరిపాలనలో తగవని జైళ్ళశాఖా మంత్రి గారికి తెలియపరుస్తున్నాను. ఈ అమర్యాద ప్రదర్శనను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవమానకరమైన ఈ పరిస్థితులను తొలగించి, సోదర దేశభక్త ఖైదీల పట్ల మానవత్వంతో గూడిన సౌకర్యాలు కల్గించ వలసిందని జైళ్ళశాఖా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను"

సామ్రాజ్య అధీనదేశాల కమ్యూనిస్టుమహాసభ

వెళ్లడానికి డాక్టర్ అధికారికి కోర్టు అనుమతి

బొంబాయి, ఫిబ్రవరి 11

లండన్‌లో జరగబోయే బ్రిటిష్‌సామ్రాజ్య అధీనదేశాలకమ్యూనిస్టుసభకు వెళ్ళేందుకై 'పీపుల్సుఏజ్' సంపాదకులైనడాక్టరుగంగాధర అధికారిగారికి 6 వారాల కాలం కోర్టుకు హాజరు కానక్కరలేకుండా బొంబాయి ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటు అనుమతించాడు.

'ఆపరేషన్.అస్సైలం' అనే మిలిటరీ అధికారుల రహస్య ఆజ్ఞాపత్రాలను ప్రకటించినందుకై 'పీపుల్సుఏజ్' పత్రిక ఆఫీసును సోదాచేసి ఆయనను అరెస్టుచేశారు. బెయిలు మీదవిడుదలచేశారని పాఠకులకు తెలును.

ఆయనతోపాటుగనే అరెస్టు చేయబడిన కామ్రేడ్ రమేష్‌చంద్రగార్లకు బెయిల్‌కాలం పొడిగించబడింది.

ఈ కమ్యూనిస్టుసభ విస్తృత సమావేశం ఫిబ్రవరి 26 న జరుగుతుంది. ఫిబ్రవరి 23 న బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీకాంగ్రెస్ జరుగుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, కెనడా, పాలస్తయిన్‌ల నుండి కొందరు ప్రతినిధులు వచ్చేశారు. సిలోన్, మలయా, ఉత్తర ఐర్లండు, న్యూజీలాండ్, పడమటి ఆఫ్రికా, పడమటి ఇండియా, దీవులనుండి ఈ వారాంతానికి ప్రతినిధులు వస్తున్నారు.

బర్మా కొండజాతులకు స్వాతంత్ర్యం ఉండాలి

ఆంగ్‌సాన్ ప్రకటన

పాంగ్‌లాంగ్, ఫిబ్రవరి 9

మొన్న బుధవారంనుంచి ఇక్కడ బర్మా పరిహద్దులలోని కొండజాతుల నాయకులు సమావేశమై చర్చిస్తున్నారు. ఆ సభలో బర్మా ఆంటీ ఫాసిస్టులీగు నాయకుడు ఆంగ్‌సాన్ ఇలా మాట్లాడాడు:

"స్వతంత్ర సంయుక్త బర్మాలో మీరు చేరాలని కోరుతున్నాను. మీ రెవ్వరికీ భయపడకండి. మీరు స్వతంత్రులు కావాలని ప్రకటించండి. బర్మాలాగే మీరు స్వతంత్రులు కావాలి.

"బ్రిటన్ బర్మాను విడిచిపోక తప్పదు. మీరు స్వతంత్రానికింకా అర్హులుకారని బ్రిటన్ అంటున్నది. బ్రిటిషువారిక్రింద మీరు పడి ఉండడం మా కిష్టంలేదు. మాతో మీరు చేరాలి."

బర్మా పరిహద్దులలోని కొండజాతులను వేరుపరచి తమ పెత్తనంక్రింద ఉంచుకోవాలని బ్రిటన్ చూస్తున్నది. కొందరు కొండజాతి నాయకులతో తాము ప్రత్యేక రాష్ట్రం వాంఛిస్తున్నట్లు ప్రకటింపజేయాలని తంటాలు పడుతున్నది.

బర్మానుండి సరిహద్దు ప్రజల కేటాయింపు

రాజీకి ఆంగ్‌సాన్ ప్రయత్నాలు

పాంగ్‌లాంగ్, ఫిబ్రవరి 11

బర్మాసరిహద్దులోని కొండజాతుల నాయకులకూ, బర్మా ప్రభుత్వానికి నడుమ ఒడంబడికపత్రం తయారయిందనీ, దానిపై సమాలోచనలు జరుగుతున్నాయనీ తెలుస్తూంది. ఈ ఒడంబడికలో వలసదేశాల సహాయకార్యదర్శి ఎ. జి. బాటమ్లీ దగ్గర నుండి పరిశీలిస్తున్నాడట.

ఈ ఒడంబడిక తాత్కాలికం మాత్రమే నని, బర్మాప్రభుత్వ ప్రజలకూ, సరిహద్దు ప్రజలకు మధ్యగల సమస్య లనేకములు పరిష్కరించబడుతున్నాయనీ, తెలుస్తూంది.

కేంద్ర శాసన సభలో కార్మిక తగాదా బిల్లు

కార్మికప్రతినిధుల వ్యతిరేకత-త్రోసివేయబడింది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11

కార్మిక తగాదాబిల్లుపైచర్చ మరల నేడు ప్రారంభమయింది. యూరపియను సభ్యుడు గ్రిఫిత్సుబిల్లును సమర్థించాడు. కాని,అందులో చాలభాగం కార్యక్రమంలోకి వచ్చేటప్పటికి నిరుపయోగం అవుతుందనీ, కన్సిలియేషన్ బోర్డుల, ట్రిబ్యూనలుల నిర్మాణం చట్టి గొడవగొయ్యగా తయారవుతుందనీ చెప్పాడు. కార్మిక ప్రతినిధి యన్.యం.జోషి చెప్పినట్లుగా కార్మికులకుసమ్మెహక్కు తొలగించ రాదన్నాడు.

శ్రీమతి మణిబెన్‌కారా బిల్లును ప్రతిఘటించింది. ఆమె ఇల్లాచెప్పింది:

"ఈ బిల్లువలన కార్మికోద్యమమూ వృద్ధి పొందదు; పరిశ్రమలలో శాంతి నెలకొనదు. కార్మికుడు పరిశ్రమ శాంతంగా జరగాలనే కోరుతాడు. తప్పనిసరి వస్తే తప్ప సమ్మెకు దిగడు. అతని ఆర్థిక పరిస్థితి అట్టిది. సమాధానపరచడానికై వేసిన సంస్థల యెడ అతడు విముఖత చూపడు. కాని, ఆరాజీ నిర్బంధంగా మీద రుద్దడానికి అంగీకరించజాలడు. కార్మికశాఖసభ్యుడు ఈ బిల్లునురద్దుచేయాలి. కార్మికోద్యమాభివృద్ధికి తోడ్పడగల మరొక బిల్లు తేవాలి. ఉభయ పక్షాల అనుమతితో రాజీ కుదిర్చే మధ్యవర్తి సంస్థల్ని నిర్మించాలి. పరిశ్రమలలో శాంతి ఏర్పడాలంటే కార్మికుని దురవస్థ తొలగించాలి. నిరుద్యోగబాధనుండి రక్షణయివ్వాలి. కార్మికునికి సంతుష్టిఉంటేనే దేశానికి శాంతి వుంటుంది.

"ఈ బిల్లు తెస్తూన్నవారు, సమర్థిస్తూన్నవారూ దేశంలో కలిగే అశాంతికి బాధ్యులు కాగలరు. సమ్మెలు హెచ్చుతాయి. కష్టనష్టాలు తీవ్రం అవుతాయి. ఇది వెగ్గించడం సులభమే. కాని ఆపలు[illegible]. మీరు బిల్లులో తెస్తూన్న నిర్బంధాలకు కార్మికుడు తలవొగ్గడు."

కార్మిక నాయకుడుగా చలామణి అవుతూన్న దివాన్ చమన్‌లాల్ బిల్లును సమర్థించాడు. "రాజీ అనేది నిర్బంధ పూర్వకంగా ఉండరాదు," అంటూనే కార్మికులను రాజీకి నిర్బంధించే బిల్లును సమర్థించాడు.

ఎస్. గురుస్వామి ఇల్లా అన్నారు:

"ప్రజోపయోగకరములంటూ పరిశ్రమలను నిర్వచించేటప్పుడు కార్మికులకు అన్యాయం జరుగకుండేటట్లుచూచివుంచేదేమబిల్లును సమర్థించే వాడినే. సానుభూతి సమ్మెలను రాజకీయ సమ్మెలను చేసేటందుకు కార్మికులకు అధికారం వుండాలి. బిల్లులోని శిక్ష భాగం రద్దు చేయబడాలి. జీవిత భీమాలు మొదలైన సౌకర్యాలు తయారుచేయబడాలి. ఇది 1929లో చేసిన బిల్లుకంటే ఏమాత్రమూ భిన్నంకాదు. బిల్లు ప్రకారం నియమించబడే 'వర్క్సుకమిటీ' సమ్మెల విధ్వంసానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అటువంటి కమిటీని నియమించేటప్పుడుకార్మికసంఘాల అంగీకారంకూడా తీసుకుంటేనూ, చట్టరీత్యా ఆ కమిటీలకు అధికారాలేమన్నా యిస్తేనూ తప్ప అది నిరుపయోగం."

'నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే'

కార్మిక ప్రతినిధులంతా ప్రతిఘటించి, బిల్లు కార్మికులకు ఏవిధంగా నష్టకరమో ఓరూపించినా కార్మిక సభ్యుడు జగజీవనరాం రాబట్టిన కుందేలుకు మూడేకాళ్ళన్నట్లు తాను తెచ్చిన బిల్లును కార్మికులు చాలా మెచ్చుకుంటారని చెప్పాడు. దానినేమీ మార్చనని లేదన్నాడు. కార్మిక క్షేమకరమైన చట్టాలు త్వరలోనే చేయగలనని చెప్పుతున్నాడు.

కార్మిక ప్రతినిధులయిన ఎన్. ఎమ్. జోషి, మణిబెన్ కారా, గురుస్వామిగారలు ప్రతిఘటించినా అధిక సంఖ్యాకులవోటుతో బిల్లు చర్చకు పెట్టబడింది.

'ప్రజావసరశాఖలని' నిర్వచించబడే పరిశ్రమలను నిర్ణయించాలంటూ ఎన్. ఎమ్. జోషి తెచ్చిన సవరణ త్రోసివేయబడింది.

రైల్వేలను 'ప్రజావసర పరిశ్రమలు'గా పరిగణించరాదని ఎన్. ఎమ్. జోషి తెచ్చిన మరొక సవరణపై చర్చ జరుగుతూంది.

సభ నేటికి ముగించి రేపటికి వాయిదా వేశారు.

బర్మాలో సమ్మెలు

రంగూన్, ఫిబ్రవరి 11

ప్రస్తుతం సమ్మెచేస్తూన్న రేవుపనివారి యొక్క, ఇతర కార్మికులయొక్క కోరికలను వెంటనే పరిష్కరించకపోతే తాముకూడా సమ్మెచేస్తామని బర్మాపోలీసులు, ప్రభుత్వ గుమాస్తాల యూనియన్లు ప్రకటించాయి.

బ్రిటన్‌లో బొగ్గుకరువు అవకాశంగా తీసుకొని చర్చిల్ చిందులు

లండన్, ఫిబ్రవరి 11

ఇంగ్లాండులో మంచు ఈవేళ మరీ తీవ్రముగా ఉంది. నిన్న, మొన్న మిట్ట మధ్యాహ్నం పూట ఉష్ణం కొద్దిగా హెచ్చింది. కాని ఈవేళ హెచ్చలేదు సరిగదా, మరీ తగ్గింది.

విద్యుచ్ఛక్తిఉపయోగాన్ని తగ్గించడంవల్ల నిన్న కొన్నివేల టన్నుల బొగ్గు నిలవ అయింది. ఈవేళ విద్యుచ్ఛక్తి ఉపయోగాన్ని మరికొంత తగ్గిస్తూ ఉత్తరువులు చేశారు. స్కాట్లండులోకూడా ఈ తగ్గింపును అమలు జరిపారు.

మంచుపై దాడి

చాల కష్టంమీద కొన్ని బొగ్గుబళ్ళను వివిధ ప్రదేశాలకు చేర్చడానికి ప్రయత్నించుతున్నారు. లోగడ యుద్ధాల్లో ఉపయోగించిన మంటలను వెదజల్లే టాంకులను ఇప్పుడు రైలు పట్టాలమీది మంచును కరిగించడానికి ఉపయోగించేటందుకు ఆలోచిస్తున్నారు. ఎక్కువ విద్యుచ్ఛక్తి ఉత్పత్తికోసం జలాంతర్గాముల్లోని ఇంజన్లను విద్యుచ్ఛక్తి కేంద్రాలకు కలుపుతున్నారు.

ఈవేళనుంచి పత్రికాయజమానులు తక్కువ పేజీలను ప్రచురించడానికి నిర్ణయించుకున్నారు

చర్చిల్ చిందులు

దేశంలో ఏర్పడిన బొగ్గుకరువుపై నిన్న కామన్సుసభలో చిన్న చర్చజరిగింది.

చర్చిల్ చర్చను ప్రారంభించాడు. బొగ్గు కరువు ప్రజలలో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించిందన్నాడు. "ఈ ఆగ్రహాన్నంతటినీ యిప్పుడున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉపయోగిస్తే అందరం బ్రతికిపోతాము," అని అన్నాడు. ఇదంతా లేబరుప్రభుత్వం అనుసరిస్తున్న సోషలిస్టు కార్యక్రమం పరిణామమనీ, "సోషలిజం అంటేనే దుష్పరిపాలన, మన జాతీయజీవనం విచ్ఛిన్నం అయిపోవడము"అని తన అక్కసునంతటినీ వెళ్ళగ్రక్కాడు.

ఆహారశాఖ మంత్రి విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టమని చర్చిల్‌ని సవాల్ చేశాడు. 'అది మరొకప్పుడు చేస్తానులే' అని చర్చిల్ తప్పుకున్నాడు.

తప్పిపోయినాడు

నాకుమారుడు వెంకటేశ్వర్లు అనే 11 సంవత్సరాల కుర్రవాడు తప్పించుకొని పోయినాడు. గుర్తులు:—కళ్లుపెద్దవి, తలకాయలావు, చామనచాయ కనిపించిరే ఈక్రింది అడ్రసుకు తెలియజేయప్రార్థన.

కోగంటి నాగయ్య
తెనాలి (తాలూకా)
కొల్లిపర పోష్టు

Edited. Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE